క్లుప్తంగా

యాజమాన్య పద్ధతులు పాటించాలి



అంకంపల్లిలో మామిడి తోటను పరిశీలిస్తున్న శాస్త్రవేత్త, ఉద్యానశాఖ అధికారి

బెళుగుప్ప: మామిడి రైగులో రైతులు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలని కేవీకే హార్టికల్చర్ శాస్త్రవేత్త యుగంధర్ రైతులకు సూచించారు. శనివారం మండలంలోని అంకంపల్లి పరిధిలో మామిడి తోటలను ఉద్యాన అధికారి కృష్ణతేజతో కలసి ఆయన పరిశీలించారు. శాస్త్రవేత్త మాట్లాడుతూ మామిడి తోటలో కలుపు నివారించుకోవాలన్నారు. చెట్టు చుట్టూ బేసింగ్స్ చేసుకుని వేప పిండి చెట్టుకు ఒక కిలో వేసుకోవాలన్నారు. తోటలో ఎలాంటి ఎండు కట్టెలు, పుల్లలు లేకుండా కత్తిరించుకోవాలన్నారు. పండు ఈగ నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. అలాగే గూడు పురుగు గూళ్లను చెరదగొట్టాలన్నారు.

నివాళి

రాయదుర్గం: పట్టణంలోని 2వ వార్డులో వైఎస్సార్‌సీపీ నాయకుడు గిరి మాతృమూర్తి గౌరమ్మ శనివారం అనారోగ్యంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఏపీఐఐసీ చైర్మన్, నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి తదితరులు మృతదేహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్రారెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ పొరాళ్ల శిల్ప, పట్టణ కన్వీనర్ అరవ శివప్ప, నాయకుడు పొరాళ్ల శివ, కౌన్సిలర్లు, వార్డు ఇన్‌చార్జులు పాల్గొన్నారు.

కర్ణాటక మద్యం స్వాధీనం



మద్యం ప్యాకెట్లు చూపిస్తున్న ఎస్‌ఐ శ్రీనివాసులు

బొమ్మనహాళ్: అక్రమంగా కర్ణాటక నుంచి మద్యం ప్యాకెట్లు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, 288 (90 ఎంఎల్) కర్ణాటక మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు శనివారం తెలిపారు. కణేకల్లు మండలంలోని 43 ఉడేగోళం గ్రామానికి చెందిన పెద్ద ఆంజనేయ గారి వన్నూరుస్వామి, మణికంఠ కర్ణాటక రాష్ట్రం నుంచి మద్యం ప్యాకెట్లు తరలిస్తుండగా ఉంతకల్లు క్రాస్ వద్ద వారిని అరెస్టు చేశామన్నారు. మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ తెలిపారు.

నేడు 'ఆసరా' వారోత్సవాలు

రాయదుర్గం: పట్టణంలోని బాలికల ఉన్నతపాఠశాల మైదానంలో ఆదివారం ఆసరా వారోత్సవాల సభ నిర్వహించనున్నట్లు మెప్మ కోఆర్డినేటర్ నారాయణరెడ్డి, వైకేపీ ఏరియాకోఆర్డినేటర్ గంగాధర శనివారం తెలిపారు. రాయదుర్గం అర్బన్, రూరల్ కలిపి సమావేశం నిర్వహిస్తున్నట్లు వారు వివరించారు. అర్బన్‌లో 7,839 మంది సభ్యులకు రూ.4.57 కోట్లు, రూరల్‌లో 6,175 మంది సభ్యులకు రూ.3.40 కోట్లు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జమ చేశారన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ పొరాళ్ల శిల్ప హాజరవుతారన్నారు. అర్బన్, రూరల్ నుంచి డ్వాక్రా సభ్యులు హాజరు కావాలన్నారు.

బాధ్యతగా పనిచేయాలి

బ్రహ్మసముద్రం: సచివాలయ సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని ఎంపీడీఓ దాసానాయక్ సూచించారు. శనివారం మండలంలోని బొమ్మగానిపల్లి సచివాలయాన్ని ఎంపీడీఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా సచివాలయంలో రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేను వంద శాతం పూర్తి చేయాలని, ఉద్యోగులు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆదినారాయణరెడ్డి, పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఆమిద్యాల జట్టు



ట్రోఫీ అందుకుంటున్న ఆమిద్యాల ఖోఖో జట్టు

ఉరవకొండ: ఆడుదాం ఆంధ్రా రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామ జట్టు ఎంపికైయింది. ఈ నెల 2న అనంతపురంలోని నీలం సంజీవరెడ్డి స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి కబడ్డీ ఫైనల్ పోటీల్లో విజయం సాధించింది. ఆమిద్యాల ఖోఖో జట్టుకు ప్రభుత్వం ద్వారా రూ.60 వేల నగదు, ట్రోఫీ అందించారు. త్వరలో వైజాగ్‌లో జరిగే రాష్ట్రస్థాయి ఆడుదాం ఆంధ్రా పోటీల్లో జట్టు పాల్గొంటుందని పీడీ మారుతీప్రసాద్ తెలిపారు. విజేత జట్టు సభ్యులను వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శి బిరదేపల్లి రాజేష్ ఘనంగా సత్కరించారు.

జోరుగా ఈ-క్రాప్ నమోదు

- వంద శాతానికి చేరువలో నమోదు ప్రక్రియ
- సద్వినియోగం చేసుకుంటేనే రైతులకు ప్రయోజనం



పొలంలో ఈ-క్రాప్ నమోదు చేస్తున్న వ్యవసాయం సిబ్బంది

రాయదుర్గం: రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ పెద్దపీట వేస్తోంది. విత్తు నుంచి విపత్తు దాకా చెయ్యిపట్టి నడిపిస్తూ ఏ ఆపద వచ్చిన ఆదుకునేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అండగా నిలుస్తున్నారు. ఊరూరా రైతు భరోసా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చి సాగు నుంచి దిగుబడి వరకు సలహా, సూచనలు అందిస్తున్నారు. పెట్టుబడి సాయంగా ప్రతి ఏటా రూ.13,500 నగదు నేరుగా అన్నదాతల ఖాతాలకు జమచేస్తున్నారు. ప్రతి పథకంలోనూ పారదర్శకత పాటించేలా ఈ-క్రాప్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎంత విస్తీర్ణం లో సాగుచేశారు..? ఏఏ పంటలు సాగుచేశారు..? బీడు భూమి ఎంత..? సాగుభూమి ఎంత..? అనే వివరాలను నేరుగా పొలం వద్దకే వెళ్లి అధికారులు సేకరిస్తున్నారు. ప్రతి ఆర్బీకే పరిధిలోనూ అగ్రికల్చర్, హార్టికల్చర్ సిబ్బంది ఈ వివరాలను స్పష్టంగా నమోదు చేస్తున్నారు. రబీలో సాగైన పంటల నమోదు ప్రక్రియ తుదిదశకు చేరువైంది. రైతులు తప్పక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా విస్తృత అవగాహన కల్పిస్తున్నారు.

ఈ నెల 15తో ముగియనున్న గడువు

రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల్లోని 15 మండలాల్లో రబీలో 1,88,389 హెక్టార్లు సాధారణ సాగు విస్తీర్ణం కాగా, వర్షాభావ పరిస్థితుల కారణంగా 1,24,489 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగులోకి వచ్చాయి. ఇప్పటిదాకా 1,23,485 హెక్టార్లలో ఈ-క్రాప్ నమోదు ప్రక్రియ పూర్తయినట్లు వ్యవసాయాధికారుల రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఆలస్యంగా సాగుచేసిన రైతులు నష్టపోకుండా అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. రైతులు జాగ్రత్త వహించి సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ-క్రాప్ నమోదు ప్రక్రియ చేపట్టకపోతే సంక్షేమ పథకాలు పూర్తిగా ఆగిపోతాయనే విషయం రైతులు గుర్తించాలి. ఈ నెల 15 తో ఈ-క్రాప్ నమోదుగడువు ముగియనుండడంతో రైతులు మేల్కొవాలంటూ అధికారులు సూచిస్తున్నారు.

ఈ-క్రాప్ నమోదుతో ప్రయోజనాలు

పంట నమోదు వల్ల వరదలు, తుఫాన్ల సమయంలో ఏదైనా నష్టం జరిగితే ప్రభుత్వం నుంచి ఇన్‌పుట్ సబ్సిడీ అందుతుంది. పంటల బీమా అందాలన్నా, సున్నా వడ్డీకి పంట రుణాలు, రాయితీపై విత్తనాలు తీసుకోవాలన్నా ఈ-క్రాప్ నమోదు ప్రక్రియ తప్పనిసరి. పండించిన పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవాలన్నా ఈ-క్రాప్ నమోదు చేపట్టాలి.

సాగు వివరాలు..

నియోజకవర్గం	సాధారణ సాగు(హెక్టార్లలో)	సాగైన విస్తీర్ణం(హెక్టార్లలో)
రాయదుర్గం	53,669	37,644
కళ్యాణదుర్గం	17,051	11,724
ఉరవకొండ	1,17,669	75,121

సద్వినియోగం చేసుకోవాలి



రబీలో వివిధ పంటలు సాగుచేసిన రైతులు ఈ క్రాప్, ఈ-కేవైసీ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. ఈ-క్రాప్ నమోదు చేయించుకోకపోతే ప్రభుత్వ ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుంది. రైతు భరోసా కేంద్రాల పరిధిలో ఈ-క్రాప్ నమోదు ప్రక్రియ వంద శాతానికి చేరువలో ఉన్నాం. ఈ-కేవైసీ వేగవంతం చేయించాం. ఫిబ్రవరి 15లోగా రైతులు ఈ-క్రాప్, ఈ-కేవైసీ పూర్తి చేయించుకోవాలి.

– ఉమామహేశ్వరమ్మ, జిల్లా వ్యవసాయాధికారి, అనంతపురం

పేదలకు వరం సీఎం సహాయనిధి



మహిళకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేస్తున్న ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి

రాయదుర్గం: సీఎం సహాయ నిధి పథకం పేదలకు వరమని ఏపీఐఐసీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని తన నివాసంలో వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్రారెడ్డి, రాయదుర్గం జెడ్పీటీసీ వీ మల్లికార్జున, బొమ్మనహాళ్ మండల కన్వీనర్ రామాంజినేయులుతో కలసి కణేకల్లు మండలం నల్లంపల్లి కి చెందిన విజయలక్ష్మి అనే బాధితురాలికి రూ.1.30 లక్షల విలువచేసే సీఎంఆర్ఎఫ్ చెక్కును పంపిణీ చేశారు. అనంతరం మెట్టు మాట్లాడారు.. ఆపద కాలంలో అందే ఈ ఆర్థిక సహాయం పేద కుటుంబాలకు ఎంతో మేలుచేకూర్చుతుందన్నారు. కార్యక్రమంలో బొమ్మనహాళ్ మాజీ కన్వీనర్ ఈశ్వర్‌రెడ్డి, నేమకల్లు సర్పంచ్ పరమేష్, పార్టీ నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, రాజకుమార్, తాళ్లకెర వీరభద్రారెడ్డి, కొత్తపల్లి సత్యనారాయణరెడ్డి లు పాల్గొన్నారు.

విద్యాసామగ్రి పంపిణీ

గుమ్మఘట్ట: మండలంలోని పూలకుంట జెడ్పీ ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు 32వ వార్డు కౌన్సిలర్ కొంతం దేవరాజు తమ్ముడు వినోద్ కుమారుడు అనీష్‌క్రితిక్ పుట్టిన రోజు సందర్భంగా సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి నోటు పుస్తకాలు, జామెట్రీ బాక్స్‌లు, పెన్నులు, ప్యాడ్‌లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ హెచ్‌ఎం సాయి ప్రసాద్, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి ఉపేంద్రరెడ్డి, పట్టణ కన్వీనర్ శివప్ప, కౌన్సిలర్ తట్టే మంజునాథ, రామప్ప, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

యువత భాగస్వాములు కావాలి



మాట్లాడుతున్న ఆర్‌టీఓ సురేష్‌నాయుడు

ఉరవకొండ: రోడ్డు ప్రమాదాల నివారణలో యువత భాగస్వాములు కావాలని ఆర్‌టీఓ సురేష్‌నాయుడు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జాతీయ రహదారి భద్రత వారోత్సవాల్లో భాగంగా అవగాహన సమావేశం నిర్వహించారు. ఆర్‌టీఓతోపాటు ఎంవీఐ రాజాబాబు, ఉరవకొండ అర్బన్ సీఐ తిమ్మయ్య, ప్రిన్సిపాల్ మమత హాజరయ్యారు. ఆర్‌టీఓ మాట్లాడుతూ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా జనవరి 18 నుంచి జిల్లావ్యాప్తంగా అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా సీటు బెల్టు ధరించి భద్రంగా గమ్యస్థానాలు చేరడం, హెల్మెట్ ధరించి మీ ప్రాణానికి మీరే రక్షణ కవచాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరమన్నారు. ఇందుకు రూ.5 వేల జరిమానా, డ్రైవింగ్ లైసెన్స్ సంవత్సరం పాటు రద్దు చేస్తామన్నారు. అధిక వేగంతో వాహనాలు నడిపితే రూ.2 వేల జరిమానా తో పాటు జైలు శిక్ష తప్పదన్నారు. మద్యం సేవించి వాహనం నడిపే వారికి ఆరునెలల పాటు జైలు శిక్ష పడుతుందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై రోడ్డు భద్రత నియమాలు తప్పకపాటించాలన్నారు.

జగన్‌ను మరోసారి సీఎం చేసుకుందాం



కళేకుర్తిలో ప్రచారం చేస్తున్న మెట్టు విశ్వనాథరెడ్డి

కణేకల్లు: వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్‌ను మరోమారు సీఎం చేసుకుందామని వైఎస్సార్‌సీపీ నాయకుడు మెట్టు విశ్వనాథరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మండలంలోని కళేకుర్తి, రచ్చుమర్రి, ఆదిగానిపల్లి, పుల్లంపల్లిలో రెండో రోజు శనివారం ఆయన విస్తృతంగా పర్యటించారు. ఐదేళ్ల పాలనలో సీఎం జగన్ అందజేసిన సంక్షేమ పథకాలను ఆయన ప్రజలకు వివరించారు. మనందరి భవిష్యత్తు బాగుండాలంటే జగనన్నను మరోమారు సీఎంగా గెలిపించుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆలేరి రాజగోపాల్ రెడ్డి, జెడ్పీటీసీ డి.పద్మావతి, జెడ్పీ మాజీ సభ్యుడు పాటిల్ నాగిరెడ్డి, మండల కన్వీనర్ ఆలూరు చిక్కణ్ణ, పీఏసీఎస్ అధ్యక్షుడు పైనేటి తిమ్మప్పచౌదరి, మార్కెట్‌యార్డు మాజీ చైర్‌పర్సన్ ఉషారాణి, సర్పంచులు భాస్కర్‌రెడ్డి, ఫణీంద్రగౌడ్, పెనకలపాడు రామాంజనేయులు, ఎంపీటీసీ మారెన్న, నాయకులు కళేకుర్తి జయరామిరెడ్డి, పాటిల్ బ్రహ్మానందరెడ్డి, కెనిగుంట రామిరెడ్డి, యర్రగుంట హనుమంతప్ప, పుల్లంపల్లి పెద్దిరెడ్డి, ఆదిగానిపల్లి వెంకటేశులు, మహీంద్ర, ఎర్రిస్వామి, వై.చంద్రమోహన్ రెడ్డి, చిన్న సర్మస్ తదితరులు పాల్గొన్నారు.

రథసప్తమి వేడుకల పోస్టర్ల విడుదల



పెన్నహోబిలంలో రథసప్తమి కరపత్రాలను విడుదల చేస్తున్న ఆలయ ఈఓ, ప్రధాన అర్చకులు

ఉరవకొండ: పెన్నహోబిలంలో ఈనెల 16న నిర్వహించే రథసప్తమి వేడుకలకు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను శనివారం ఆలయ ఈఓ విజయ్‌కుమార్, అర్చకులు ద్వారాకానాథ చార్యులు, బాలాజీ స్వామి విడుదల చేశారు. ఈఓ మాట్లాడుతూ పెన్నహోబిలం లక్ష్మీనృసింహుని సన్నిధిలో రథసప్తమి సందర్భంగా 16వ తేదీ ఉదయం 11 గంటలకు భూదేవి, శ్రీదేవి సమేత లక్ష్మీనృసింహుని కల్యాణోత్సవం నిర్వహిస్తామన్నారు . అనంతరం స్వామి సూర్యప్రభ వాహనం, గోవాహనం, హనుమంత, గరుడ వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారన్నారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది

వైభవంగా శ్రీవారి పల్లకీ ఉత్సవం

పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో శనివారం పల్లకీ ఉత్సవం నిర్వహించారు. భూదేవి, శ్రీదేవి సమేత లక్ష్మీనృసింహ స్వామి విగ్రహాలను ప్రత్యేక పల్లకీలో అలంకరించి పురవీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఈఓ విజయ్‌కుమార్, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

'సుజలాన్'లో బదిలీలు వెంటనే ఆపాలి



సుజలాన్ సీఎంఎస్ కార్యాలయం వద్ద నిరసనకు దిగిన ఇంజనీర్లు

వజ్రకరూరు: బదిలీలను వెంటనే ఆపి స్థానికంగానే పనిచేసేలా అవకాశం కల్పించాలని సుజ్‌లాన్ గాలి మరల కంపెనీ సైట్ ఇంజినీర్లు, సీనియర్ ఇంజినీర్లు డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని పీసీ ప్యాపిలి వద్ద ఉన్న కంపెనీ సీఎంఎస్ కార్యాలయం వద్ద బైఠాయించి అక్రమ బదిలీలను వెంటనే నిలిపి వేయాలని కోరుతూ నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ సుజలాన్ గాలిమరల కంపెనీలో పనిచేస్తున్న 35 మంది ఇంజినీర్లను ఉన్నఫలంగా గుజరాత్ రాష్ట్రానికి బదిలీ చేస్తూ మెయిల్లు పంపారన్నారు. దీనిపై కంపెనీ ఉన్నతాధికారులను సంప్ర దించగా ఆమిద్యాల సైట్‌లో పని బంద్ కావడంతో అందులో పనిచేస్తున్న ఇంజినీర్లను గుజరాత్‌కు బదిలీ చేశామన్నారు. బదిలీలపై సంస్థ యాజమాన్యం రెండు రోజుల్లో ఉద్యోగులతో చర్చిస్తుందన్నారు.

సమాచారం హక్కు చట్టంపై అవగాహన



మాట్లాడుతున్న హైకోర్టు సీనియర్ న్యాయవాది చంద్రశేఖర్

ఉరవకొండ: స్థానిక ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగ భవన్‌లో శనివారం సమాచార హక్కు పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హైకోర్టు సీనియర్ అడ్వకేట్ చంద్రశేఖర్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం కింద స్కూళ్లు, కళాశాలలు, ఎంపీడీఓ, తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వివరాలు కోరిన వారి పేర్లు గోప్యంగా ఉంచాలన్నారు. రాజకీయ నాయకులు, ఇతర ప్రవేట్ వ్యక్తులు తమ పలుకుబడి ఉపయోగించి వారి వివరాలు అడిగినా ఇవ్వరాదన్నారు. అలా వివరాలు బహిర్గతం చేస్తే సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం చర్యలు తప్పవన్నారు. ప్రతి ఒక్కరూ సమాచారహక్కు చట్టంపై అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో సమాచార హక్కు పరిరక్షణ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ హరిప్రసాద్‌యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు జి.వన్నూర్‌సాబ్, విశ్రాంత ఉద్యోగ సంఘం అధ్యక్షుడు కిష్టప్ప, నాయకులు వెంకటస్వామి, వీరన్న, నారాయణ, లింగన్న తదితరులు పాల్గొన్నారు.

పోలింగ్ కేంద్రాల తనిఖీ



రాయదుర్గంలో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేస్తున్న ఈఆర్‌ఓ కరుణకుమారి

రాయదుర్గంటౌన్: సాధారణ ఎన్నికలకు సంబంధించి పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను స్థానిక అధికారులు, పోలీసులతో కలిసి ఈఆర్‌ఓ కరుణ కుమారి శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణంలోని బాలగంగాధర్ తిలక్ మున్సిపల్ హైస్కూల్, మెప్మా భవన్, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లో లైట్లు, ఫర్నిచర్, ర్యాంపులు, బాత్‌రూములు, మరుగుదొడ్లు ఇతర సౌకర్యాలను పరిశీలించారు. ఓటర్లు పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించేందుకు, సజావుగా బయటకు వెళ్లే మార్గాలు, బ్యారికేడ్ల ఏర్పాటు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ సుజాతదేవి, డిప్యూటీ తహసీల్దార్ సురేష్‌బాబు, రూరల్ సీఐ ప్రసాద్‌బాబు, సెక్టోరల్ ఆఫీసర్లు, సూపవర్‌వైజర్లు, బీఎల్‌ఓలు హాజరయ్యారు.



కంబదూరులో పోలింగ్ స్టేషన్‌ను పరిశీలిస్తున్న డీఎస్పీ శ్రీనివాసులు

కంబదూరు: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పలు పోలింగ్ స్టేషన్లను డీఎస్పీ బీ శ్రీనివాసులు పరిశీలించారు.శనివారం ఆయన మండలంలోని ఒంటారెడ్డి పల్లి, చెన్నంపల్లి, కురాకులపల్లి, అయ్యంపల్లి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులపై సీఐ నాగరాజుతో కలసి ఆరా తీశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వీలుగా అన్ని సదుపాయాలు కల్పించామని డీఎస్పీ తెలిపారు. డీఎస్పీ వెంట ఎస్ఐ ఆంజనేయులు సిబ్బంది ఉన్నారు.

'డీ-వార్మింగ్' విజయవంతం చేయండి

కూడేరు: నులి పురుగుల నివారణ కోసం ఈ నెల 9న మండల వ్యాప్తంగా నిర్వహించే డీ-వార్మింగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీఓ ముస్తఫా కమల్ బాషా సూచించారు.శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఆల్బెండజోల్ మాత్రల పంపిణీపై సమీక్ష నిర్వహించారు. నులి పురుగుల ద్వారా కలిగే అనర్థాలకు పిల్లల తల్లిదండ్రులకు వివరించాలని వైద్య, అంగన్‌వాడీ సిబ్బందికి సూచించారు. అనంతరం ఆయన ఆల్బెండజోల్ మాత్రలను ఎంఎల్‌హెచ్‌పీలు, ఏఎన్‌ఎంలకు ఆయన అందజేశారు. కార్యక్రమంలో వైద్యాధికారి లక్ష్మీనారాయణ, ఎంఈఓ చంద్రశేఖర్, ఈఓఆర్డీ లక్ష్మీనరసమ్మ, సూపర్ వైజర్ రవీంద్ర, ఎంఎల్‌హెచ్‌పీలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

సంక్షిప్త సమాచారం

'సాధన'పై రేపు పరిచయ కార్యక్రమం

రాయదుర్గం రూరల్: డాక్టర్ శాంతినారాయణ రాయలసీమ వివక్షపై రచించిన 'సాధన' నవలపై సోమవారం పరిచయ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శనివారం తెలిపారు. కార్యక్రమానికి కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డా.బండి నారాయణ స్వామి, ప్రముఖ సాహితీ విమర్శకులు డా.నాగేశ్వరరావు ఆచారి, రచయిత శాంతినారాయణ హాజరవుతారన్నారు. శాంతినారాయణ శిష్య బృందం , రాయలసీమ రైతులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

తహసీల్దార్ బాధ్యతల స్వీకరణ

వజ్రకరూరు: స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మహమ్మద్‌రఫీ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనను మండలంలోని వెంకటాంపల్లిపెద్దతండా గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ సంయుక్త కార్యదర్శి నాగరాజునాయక్, నాయకులు రమావత్ ధాక్యనాయక్ , కొర్రా సామానాయక్ తదితరులు కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

పంచాయతీల అభివృద్ధిపై శిక్షణ

బెళుగుప్ప: స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు, వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బందికి 2024–25 గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్లాన్‌పై శనివారం ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టే అభివృద్ధి ప్రణాళికలపై ఈఓఆర్డీ మాధవరెడ్డి మాట్లాడుతూ అవగాహన కల్పించారు.

కారటిగి, షిర్డి రైళ్ల డైవర్షన్ పొడిగింపు

రాయదుర్గంటౌన్: అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద బళ్లారి జంక్షన్‌లో ప్లాట్‌ఫాం అభివృద్ధి పనుల కారణంగా రాయదుర్గం మీదుగా నడిచే యశ్వంత్‌పూర్-కారటిగి, వారంతపు మైసూర్-సాయి నగర్ షిర్డి రైళ్ల రాకపోకలను బళ్లారి కంటోన్మెంట్(బైపాస్) మీదుగా జూలై వరకూ పొడిగించారు. ఈ మేరకు సౌత్ వెస్టన్ రైల్వే ఏటీఎం బీఎల్ శివకుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యశ్వంత్‌పూర్-కారటిగి రైలు (నంబర్లు 16545/16546) ఫిబ్రవరి 3 నుంచి 31 జూలై వరకు బళ్లారి జంక్షన్ కాకుండా బళ్లారి కంటోన్మెంట్ మీదుగా రాకపోకలు ఉంటాయన్నారు. అలాగే వారంతపు మైసూరు–సాయినగర్ షిర్డి రైలు (నంబర్లు 16217/16218) ఫిబ్రవరి 5 నుంచి జూలై 30 వరకూ కంటోన్మెంట్ మీదుగా డైవర్షన్ పొడిగించామన్నారు. ప్రయాణికులు గమనించాలని ఆయన కోరారు.

రైతు సంక్షేమానికి పెద్దపీట

వజ్రకరూరు: రైతుల సంక్షేమానికి ఏడీసీసీ బ్యాంకు పెద్ద పీట వేసిందని బ్యాంకు మేనేజర్ రాజేంద్రప్రసాద్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఏడీసీసీ బ్యాంకులో బ్యాంకు 106వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. బ్యాంకు వ్యవస్థాపకుడు పి.ఆదిమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి, ఆయన చేసిన సేవలను గుర్తు చేసు కున్నారు.అనంతరం కేక్ కట్ చేశారు. మేనేజర్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ సహకార సం ఘాల ద్వారా రుణాలు పొందిన రైతులు సకాలంలో చెల్లిస్తే ప్రభుత్వ రాయితీలు వర్తిస్తాయన్నారు. అసిస్టెంట్ మేనేజర్ గురు రాఘవేంద్ర, క్యాషియర్ పద్మజ, సీఈఓ సురేష్‌కుమార్, క్లర్క్ సతీష్, రైతులు పాల్గొన్నారు.

పక్కాగా ఓటరు నమోదు ప్రక్రియ



రికార్డులు పరిశీలిస్తున్న ఆర్డీఓ రాణి సుష్మిత

కంబదూరు: ఓటర్లు నమోదు, తొలగింపు, చేర్పుల్లో ఎలాంటి తప్పిదాలు ఉండకుండా చూసుకోవాలని ఆర్డీఓ రాణి సుష్మిత సూచించారు. శనివారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ మండలంలోని బీఎల్‌ఓలతో సమావేశమయ్యారు. ఆమె మాట్లాడుతూ ఓటరు తుది జాబితా విడుదలైన నేపథ్యంలో తప్పులు, మార్పులు, చేర్పులపై ప్రత్యేక చొరవ తీసుకుని పరిష్కరించేందుకు బీఎల్వోలు కృషి చేయాలన్నారు. కొత్త ఓటరు నమోదుకు సంబంధించి డాక్యుమెంట్స్ సక్రమంగా జతపరచుకోవాలన్నారు. అనంతరం ఆమె సరిహద్దులోని చెక్‌పోస్టులో రికార్డులు పరిశీలించారు. డిప్యూటీ తహసీల్దార్ నారాయణస్వామి, సిబ్బంది పాల్గొన్నారు.

విద్యాభివృద్ధికి సీఎం జగన్ కృషి



విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తున్న పెన్నహోబిలం ఆలయ మాజీ చైర్మన్ అశోక్

ఉరవకొండ: విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశేష కృషి చేస్తున్నారని పెన్నహోబిలం ఆలయ మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాయకుడు రాకెట్ల అశోక్ అన్నారు. శనివారం మండలంలోని రాకెట్ల ప్రభుత్వ జెడ్పీ హైస్కూల్‌లో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు ఆయన మాట్లాడుతూ విద్యాభివృద్ధికి సీఎం ప్రాధాన్యమిస్తున్నారన్నారు. నాడు–నేడు తో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్థాయిలో రూపుదిద్దుకున్నాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ దేయ్యాల శివమ్మ, పార్టీ నాయకుడు డి. నాగరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

బళ్లారికి వెళ్లి పింఛన్ అందజేత



పింఛన్ అందజేస్తున్న వలంటీర్ కిశోర్‌నాయక్

వజ్రకరూరు: మండలంలోని వెంకటాంపల్లిపెద్దతండా గ్రామానికి చెందిన వలంటీర్ కిషోర్‌నాయక్ శనివారం కర్ణాటకలోని బళ్లారికి వెళ్లి లబ్ధిదారుకు పింఛన్ సొమ్ము అందజేశాడు. పింఛన్‌దారు కొర్రా లక్ష్మీభాయి జొన్నల సుగ్గి కోసం గ్రామస్తులతో కలిసి బళ్లారికి వెళ్లింది. విషయం తెలుసుకున్న వలంటీర్ శనివారం బళ్లారికి వెళ్లి పింఛన్‌దారును కలసి పింఛన్ సొమ్మును అందచేశాడు. ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది.